

మైలవరం రేంజర్ డిప్యుటేషన్ రద్దు

- ఉన్నతాధికారులకు చేరిన విజిలెన్స్ నివేదిక

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

విజయవాడ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : అటవీ శాఖ మైలవరం రేంజర్ కల్యాణి డిప్యుటేషన్‌ను ఉన్నతాధికారులు రద్దు చేశారు. ఆమె సొంత స్థానమైన ఏలూరు జిల్లాలోని పోలవరం రేంజ్‌కు బదిలీ చేశారు. మూడు రోజుల క్రితం ఈ డిప్యుటేషన్‌ను రద్దు చేశారు. ఇంతకుముందు కల్యాణి మైలవరం రేంజర్‌గా పనిచేశారు. తర్వాత ఆమెను పోలవరం రేంజ్‌కు బదిలీ చేశారు. మైలవరంలో పనిచేస్తున్న అనురాధ అనే అధికారి సెలవులో ఉండడంతో తిరిగి కల్యాణిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. మైలవరం రేంజ్ పరిధిలోని చీమలపాడు, రెడ్డిగూడెం మండలంలోని రంగాపురం తదితర ప్రాంతాల్లో ఒక సర్వే నంబర్‌లో టేకు చెట్లు నరకడానికి అనుమతులు తీసుకుని వేరే సర్వే నంబర్లలో చెట్లను నరికారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్థానికులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో 'టేకు చెట్టు... కొల్లగొట్టు' శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై విజిలెన్స్ అధికారులు స్పందించారు. రేంజ్ పరిధిలో అనేక ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించారు. ఉల్లంఘనలపై విజిలెన్స్ విభాగంలోని అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక అందిన సందర్భంలోనే కల్యాణి డిప్యుటేషన్‌ను రద్దు చేయడం గమనార్హం. రెగ్యులర్ రేంజర్ రాధా కుమారి సెలవులో ఉండడంతో ఇన్‌ఛార్జి బాధ్యతలను విజయవాడ సామాజిక అటవీ విభాగ రేంజర్ ఆర్వీ రామారావుకు అప్పగించారు.

వెనక్కు రండి!

జడ్పీ చైర్‌పర్సన్ దగ్గర పనిచేసే ఉద్యోగుల రీ కాల్

- ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చర్యలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాలి హారికకు కేటాయించిన వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులు, క్యాంపు క్లర్కులు, ఇతర సిబ్బందిని ఇన్‌చార్జి జడ్పీ సీఈవో ఆనందరావు వెనక్కి తీసుకున్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీ సీఈవో జ్యోతిబసు స్థానిక జిల్లా అధికారి అయి ఉండి కూడా కదలకపోవటంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడంతో జడ్పీ సీఈవోపై జిల్లా యంత్రాంగం వేటు వేసింది. ఈ క్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికకు కేటాయించిన సిబ్బందిని కూడా వెనక్కు తీసుకోవాల్సిందిగా కృష్ణా కలెక్టర్ రాజబాబు ఆదేశించారు. జడ్పీ ఇన్‌చార్జి సీఈవో తక్షణం వారిని వెనక్కు రావాల్సిందిగా ఆదేశించారు. జడ్పీ చైర్‌పర్సన్ హారికకు వీరిని కేటాయించినప్పటికీ ఆమె భర్త, వైసీపీ పెడన నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాంప్రసాద్‌కు వీరంతా సేవలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం జోక్యంతో.. జడ్పీ చైర్‌పర్సన్‌కు కేటాయించిన వ్యక్తిగత సిబ్బంది అందరినీ వెనక్కు తీసుకోకతప్పలేదు. జడ్పీ చైర్‌పర్సన్ క్యాంపు క్లర్కు (సీసీ) ఏవో అయిన నూతలపాటి శ్రీనివాసరావు పనిచేసేది మొవ్వ ఎంపీపీ పరిధిలో అయినప్పటికీ.. సీసీగా చైర్‌పర్సన్ వద్ద ఉంటున్నారు. అసిస్టెంట్ సీసీగా జూనియర్ అసిస్టెంట్ అయిన శివక్రిష్ణను నియమించారు. ఈయన ఒరిజినల్ పని బాధ్యతలు చిన్నాపురం జడ్పీ హైస్కూల్‌లో. జడ్పీ చైర్‌పర్సన్ డ్రైవర్లుగా ఇద్దరు పనిచేస్తున్నారు. వీరిలో మొదటి డ్రైవర్ ప్రసాద్ జడ్పీ ఆఫీసులో పనిచేయాల్సి ఉంది. రెండవ డ్రైవర్ రమేష్. ఇతను విజయవాడలోని పీఐయూ డివిజన్ ఈఈ దగ్గర పనిచేయాల్సి ఉండగా.. చైర్‌పర్సన్ దగ్గర పనిచేయటానికి కేటాయించారు. జడ్పీ చైర్‌పర్సన్‌కు ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లను ఇచ్చారు. వీరిద్దరిలో ఎం.కుసుమ హరీష్ అనే వ్యక్తి జడ్పీకి చెందినవారు. వీర శివాజీ అనే వ్యక్తి నందివాడ ఎంపీపీ ఆఫీసు ఒరిజినల్ వర్కింగ్ ప్లేస్. వీళ్లందరినీ తాజాగా జడ్పీ చైర్‌పర్సన్ నుంచి వెనక్కు తీసుకున్నారు.

ప్రాణాపాయస్థితిలోనూ

ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్

- బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు
- ఆస్పత్రికి తరలించాక మృతి

- 6లో..



రంజాన్ వేళలు
ఇఫ్తార్ (సాయంత్రం) : 6-21 (ఆది)
సహర్ (ఉదయం) : 4-56 (సోమ)


వైసీపీ కుట్రలను ఎదుర్కోండి!

- సీట్లు త్యాగం చేసిన వారిని మర్చిపోను
- పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధినేత దిశానిర్దేశం
- దేవినేని ఉమా పేరు ప్రస్తావించిన చంద్రబాబు
- ఎన్నికల వ్యూహం వర్క్‌షాపునకు హాజరైన ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల టీడీపీ అభ్యర్థులు

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : 'రెడ్డప్పగారి మాధవి ఓ సామాన్య తెలుగు మహిళ. గన్నవరం మీదుగా విజయవాడ వస్తుంటే దారిలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సిద్ధం పోస్టర్లు కనిపిస్తే వాటిని ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్‌లో పెట్టింది. దానికే అక్కడ ఉన్న గన్నవరం నియోజకవర్గ వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయి ఆమెను అడ్డుకుంటే మహిళ అయి ఉండీ వారికి ధీటుగా సమాధానం చెప్పింది. టీడీపీ అభ్యర్థులతోపాటు నాయకులందరిలోనూ అదే విధమైన స్ఫూర్తి కనిపించాలి. వైసీపీ రౌడీయిజాన్ని, కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలి' అని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. నగరంలోని ప్రైవేటు కన్వెన్షన్ హాలులో ఎన్నికల వ్యూహం పేరుతో కూటమి అభ్యర్థులతో శనివారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో ఆయన గన్నవరం ఉదంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి సరిగ్గా 25 రోజుల సమయం ఉందని, ఈ సమయాన్ని ప్రతి అభ్యర్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 'ప్రతి ఇంటి గడప తొక్కండి.. వైసీపీ అరాచకాలను, మోసాలను వివరించండి. మన పార్టీ వస్తే ఏం చేస్తామో చెప్పండి' అని చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను కోరారు. బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కొందరు సీనియర్లకు సీట్లు ఇవ్వలేకపోయామని, మరి కొందరు సీనియర్లకు సర్దు బాట్ల కారణంగా సీట్లు ఇవ్వలేకపోయామని అలాంటి వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మైలవరం నుంచి దేవినేని ఉమా పేరును ఆయన ప్రస్తావించారు. సీట్లు దక్కని వారు సరిగా పనిచేయలేదన్నది కారణం కాదని, కొన్ని సర్దుబాట్లు వల్ల మాత్రమే వారికి టికెట్ ఇవ్వలేకపోయా మని స్పష్టం చేశారు. ఈ వర్క్‌షాపులో విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్నితోపాటు కొల్లు రవీంద్ర, కాగిత కృష్ణ ప్రసాద్, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, బొండా ఉమ, వసంత కృష్ణ ప్రసాద్, సౌమ్య, కొలికపూడి శ్రీనివాస్, శ్రీరాం తాతయ్య, నారాయణ, గన్నె ప్రసాద్, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు.



సమావేశంలో పాల్గొన్న జిల్లా నేతలు



ఈ 25 రోజులు జనంలోనే ఉండండి

భజనచంద్రపై వేటుకు రంగం సిద్ధం

నిండా మునుగుతానని తెలిసి కూడా చిలుక పలుకులు



- చేస్తున్న ఉద్యోగానికి, పెడుతున్న పోస్టులకు సంబంధం లేదట
- ముందు పౌరుడట.. ఆ తర్వాతే అధికారట
- వైసీపీకి అనుకూలంగా కొనసాగుతున్న పోస్టుల పరంపర

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీకి భజన చేస్తున్న డీపీవో జయచంద్ర గాంధీపై వేటుకు రంగం సిద్ధం అవుతోంది. ఎన్నికల కోడ్ వచ్చినా స్థానిక జిల్లాను వదలకుండా అధికార పార్టీకి కార్యకర్తగా కంటే కూడా ఎక్కువగా పనిచేస్తున్నారు. స్థానిక జిల్లాకు చెందిన అధికారులు ఇంకా కదలకుండా ఉండటంపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో సొంత జిల్లాలో పనిచేసే అధికారులను బదిలీ చేసే విషయంలో ఉపేక్షించవద్దని కూడా ఎన్నికల సంఘం కలెక్టర్లకు గట్టిగా చెబుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇలాంటి అంశాలను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోమని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు నిర్దేశిస్తోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా డీపీవో రాజకీయ పార్టీని భుజాన వేసుకుని భజన చేస్తున్న అంశం రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై జిల్లా ఎన్నికల యంత్రాంగాన్ని వివరణ కోరే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా ఎన్నికల యంత్రాంగం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు జరుపుతోంది. ఆయన గురించి లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేకున్నప్పటికీ కోడ్ ఉల్లంఘనలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

వైసీపీ అనుకూల ప్రచారంపై డీపీవో సమర్థన

అధికార పార్టీకి భజన చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా డీపీవో జయచంద్ర గాంధీ వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ పట్ల తాను చేస్తున్న ప్రచారాన్ని సమర్థించుకుంటున్నారు. ఆయన చేస్తున్న ఉద్యోగానికి.. పెడుతున్న పోస్టులకు సంబంధం లేదట. ఒక పౌరుడిగా చట్టబద్ధంగా ఆయన ఏదైనా కామెంట్ చేయవచ్చట. ఆయన ముందు పౌరుడట. ఆ తర్వాతే అధికారి అట. ఆయనకు ఊరికే జీతం ఇవ్వటం లేదట. పనిచేస్తున్నందునే జీతం ఇస్తున్నారట. డీపీవో జయచంద్ర గాంధీ తనను ట్రోల్ చేస్తున్న వారికి విసురుతున్న సమాధానాలు ఇవి. ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వానికి లాయల్‌గా ఉండాల్సిన పరిస్థితుల్లో డీపీవో గాంధీ తాను భజన చేస్తున్న రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే పరిస్థితి ఏమిటో? ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాల పట్ల అంకితభావం చూపవచ్చేమో కానీ, రాజకీయ పార్టీల రంగులను పులుముకోవటం చాలా తప్పు. సీసీఏ రూల్స్‌కు కూడా విరుద్ధం. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.



తన పోస్టింగ్‌లకు, ఉద్యోగానికి సంబంధం లేదంటూ తనపై ట్రోల్ చేస్తున్న వారికి రీ కౌంటర్స్ వేస్తున్న డీపీవో జయచంద్ర వ్యాఖ్యానాలు

- మిగతా 6లో

అన్నదాతకు అప్పులకుప్ప!

గతం ఇలా..

రైతులు పండించిన ధాన్యాన్ని కల్లంలోనే వ్యాపారి కొనుగోలు చేసేవాడు. మార్కెట్ రేటు ప్రకారం క్వింటాకు ఇంత అని రైతులతో ధర నిర్ణయించుకుని తరలించుకుపోయేవాడు. వారంలోపు రైతులకు నగదు ఇచ్చేవాడు. దీంతో తరువాత పంటకు రైతులు సిద్ధమయ్యేవారు.

వైసీపీ ప్రభుత్వంలో ఇలా..

రైతులు పండించిన ధాన్యాన్ని ఆర్బీకేలో ఆన్‌లైన్ చేయించాలి. అక్కడ సిబ్బంది రైతు పేరు, ఎంత ధాన్యం? వాటిని ఏ మిల్లుకు పంపాలి? తదితర వివరాలు ఆన్‌లైన్ చేసి ట్రక్‌షీట్‌లో నమోదు చేసి సంబంధిత మిల్లుకు పంపుతున్నారు. మిల్లుకు పంపే రవాణా ఖర్చులు కూడా రైతే భరించాలి. మిల్లు వద్ద వాహనాలు వెయిటింగ్ చార్జీలు రైతుకు మోయలేని భారంగా ఉంది. ఆ తర్వాత రైతుల ఖాతాలో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. తరువాత పంటకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియదు. జనవరి 14 తేదీన అమ్మిన ధాన్యానికి రెండు నెలలు గడిచినా ఆ బిల్లులకు నేటికీ దిక్కులేదు. అంతా అయోమయమే.




రెండు నెలలుగా రూ.325.02 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం

జనవరి 19వ తేదీ నుంచి నిలిచిన చెల్లింపులు

- రేపు, మాపు అంటూ కాలయాపన
- పెట్టుబడులకు వడ్డీ చెల్లించలేక రైతు అగచాట్లు
- ఎన్నికలు అయ్యే వరకు రావేమోనని ఆందోళన
- నడిసముద్రంలో వదిలేసిన నావలా రైతుల దుస్థితి
- జేసీ చొరవ చూపితేనే రైతు కోలుకునేది..

ఆలస్యమయ్యేకొద్దీ ధాన్యం బిల్లుతో సమానమవుతున్న వడ్డీ భారం

జిల్లాలో ఖరీఫ్ ధాన్యం బిల్లులు రూ.325.02 కోట్లు రెండు నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. 21 రోజుల్లోనే బిల్లులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం జగన్, వైసీపీ ప్రజాప్రతినిధులు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి ఉసూరుమనిపించారు. జనవరి 19వ తేదీ నుంచి ధాన్యం బిల్లులు ఆగిపోయాయి. దీంతో పంటల సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీ, చక్ర వడ్డీలు పెరిగిపోయి కట్టాల్సిన బాకీ కొండవీటి చాంతాడులా పెరిగిపోతోంది. ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం రైతులను పూర్తిగా వదిలేసింది. వారికి చెల్లించాల్సిన బకాయిలను తొక్కి పెట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు రైతుల బిల్లులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తరువాత కొత్త ప్రభుత్వం వచ్చాక పాలనను గాడిలోకి తెచ్చుకోవడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది. అంటే పంట సాగుకు తెచ్చిన అప్పులకు ఐదు నెలలపాటు రైతులు వడ్డీ కట్టాల్సిందే నన్నమాట. ధాన్యం బిల్లులు రైతుల ఖాతాలో పడేలా జేసీ గీతాంజలి శర్మ చొరవ తీసుకుని చర్యలు చేపడితేనే రైతుల అప్పుల బాధ కొంతైనా తగ్గుతుంది.



బంగారం తాకట్టు పెట్టి రెండో పంటకు పెట్టుబడి తెచ్చి..




పెడన మండలం చెన్నూరుకు చెందిన కోడూరు బుచ్చిబాబు 4.50 ఎకరాలను కౌలుకు తీసుకుని వరిసాగు చేశాడు. 230 బస్తాలను చెన్నూరు ఆర్బీకే ద్వారా రెండు నెలల క్రితం విక్రయించాడు. రూ.2 లక్షలు బిల్లులు రావాలి. సకాలంలో ధాన్యం బిల్లులు రాకపోవడంతో ఇంటిలోని బంగారం తాకట్టుపెట్టి రెండో పంటగా మినుము సాగుచేశాడు. వరి సాగులో కౌలు చెల్లింపు, పెట్టిన పెట్టుబడి వచ్చినా, రెండో పంటగా సాగుచేసిన మినుములో ఎంతోకొంత మిగులుతుందనే ఆశిస్తే వరిసాగులో పెట్టుబడికి రెండు నెలలపాటు అదనంగా వడ్డీ చెల్లించాల్సి రావడంతో వ్యవసాయం అంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

రూ.70 వేలు అప్పు మిగిలింది...



ఈయన మోపిదేవి మండలం, చిరువోలు గ్రామానికి చెందిన గోరిపర్తి సత్యనారాయణ. రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. ఐదు టన్నుల ధాన్యం రావివారిపాలెంలోని ఆర్బీకే ద్వారా నాగాయలంకలోని రైస్‌మిల్లుకు ఆన్‌లైన్‌లో పంపారు. ధాన్యం బిల్లు రూ.1.11,015 రెండు నెలలుగా పెండింగులోనే ఉన్నాయి. వరి తరువాత రెండో పంటగా మినుము సాగు చేశాడు. ఈ రెండిటికీ చేసిన అప్పుల కారణంగా రెండు నుంచి మూడు రూపాయల వడ్డీగా చెల్లించాల్సి వచ్చింది. వ్యవసాయంలో ఖర్చులు పోను రూ.70వేలు అప్పు మిగిలింది.

జేసీ గారు కరుణ చూపండి..



ఈయన మోపిదేవి మండలం కప్తానుపాలేనికి చెందిన కేసాని సురేష్‌బాబు. రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. పెదప్రోలు ఆర్బీకే ద్వారా ఫిబ్రవరి 7వ తేదీన ధాన్యం విక్రయించాడు. ధాన్యం బిల్లులు రూ.1.08 లక్షలు రావాలి. 45 రోజులుగా బిల్లులు రాకపోవడంతో పంట సాగు కోసం తెచ్చిన అప్పునకు వడ్డీ కింద రూ.16,500 చెల్లించాల్సి వచ్చింది. ఈ వడ్డీ డబ్బుల కోసం మరో చోట అప్పు చేయాల్సి వచ్చింది. రెండో పంటగా సాగుచేసిన మినుము పంటకు రూ.60వేల వరకు అప్పుచేయాల్సి వచ్చింది. ధాన్యం బిల్లులు వచ్చేసరికి కట్టాల్సిన వడ్డీ కూడా బిల్లులతో సమానమయ్యేలా ఉంది. అప్పు అలాగే మిగిలిపోతుందేమోనని రైతు వాపోతున్నాడు. జేసీ స్పందించి మా బిల్లులు వచ్చేలా చూడాలని వేడుకున్నాడు.


వైసీపీ సమావేశంలో ఆశావర్కర్

- ఎన్నికల కోడ్ ఉల్లంఘన



వైసీపీ సమావేశంలో పాల్గొన్న ఆశావర్కర్ పద్మ (సర్కిల్‌లో)

లబ్బీపేట, మార్చి 23 : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి జీతం పొందుతున్న ఉద్యోగులు పార్టీ సమావేశాలకు, ప్రచారాలకు దూరంగా ఉండాలని కచ్చితమైన ఆదేశాలు కొందరు వైసీపీ జపం చేస్తున్నారు. రాణిగారితోటలో పనిచేస్తున్న ఒక ఆశా వర్కర్ తాను ఒక ఉద్యోగినన్న సంగతి మరిచి వైసీపీ సమావేశంలో పాల్గొన్నారు. రాణిగారితోట 18వ డివిజన్‌లోని మాదాల వెంకటేశ్వరరావు వీధిలో వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్న పద్మ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలని, అభ్యర్థిని గెలిపించుకోవాలని తీర్మానించారు. పార్టీ సమావేశంలో పాల్గొనకూడదని తెలిసినా ఆమె పాల్గొనటంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.



విలక్షణం..విజయవాడ రూరల్

రెండు పార్లమెంట్, 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి మండలం

- జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన చిక్కుముడి
- ఆ దిశగానే ఎన్నికల ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నవ ఎన్టీఆర్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న విజయవాడ రూరల్ మండలం వైవిధ్యమైన పాత్ర పోషించబోతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ కృష్ణాజిల్లాతోనూ ఎన్నికల సంబంధాన్ని కలిగి విలక్షణ మండలంగా పేరుగాంచింది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి, కృష్ణాజిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాలే కాదు..ఈ మండలం రెండు జిల్లాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మైలవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లాలో గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇలాంటి విలక్షణమైన మండలం ఎన్టీఆర్ జిల్లాలో మొత్తంలో విజయవాడ రూరల్ మాత్రమే ఉంది. భౌగోళికంగా జిల్లాల పునర్విభజనలో చేసిన తప్పిదాలకు విజయవాడ రూరల్ మండలం జిల్లాల వారీగా చూస్తే రెండు ముక్కలు అయింది. ఒకే జిల్లాలో ఉన్నా - రెండు వేర్వేరు జిల్లాల పరిధిలోకి గ్రామాలు వెళ్లిపోయాయి. విజయవాడ రూరల్ మండలానికి చెందిన 16 గ్రామాలు ఎన్టీఆర్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ 16 గ్రామాల్లో గొల్లపూడి, రాయనపాడు, పైదూరుపాడు, జక్కంపూడి, వైఎస్సార్ గ్రామ పంచాయతీ, రామరాజ్యనగర్, కొత్తూరు తాడేపల్లి మొత్తం 7 గ్రామాలు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నాయి. విజయవాడ రూరల్ మండలంలోని మరో 9 గ్రామాలు గూడవల్లి, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, నున్న, పాతపాడు, పీ నైనవరం, అంబాపురం పంచాయతీలు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మండలంలో కిందటి పంచాయతీ ఎన్నికలకు ముందే రామరాజ్యనగర్, వైఎస్సార్ గ్రామం పంచాయతీలు ఏర్పడినా వీటికి ఎన్నికలు జరగలేదు.

ప్రత్యేక నియోజకవర్గం చేయాలని డిమాండ్

విజయవాడ రూరల్ మండలంలో అత్యధికంగా లక్షన్నర మంది ఓటర్లు ఉన్నారు. కృష్ణా జిల్లాలో పెదన నియోజకవర్గంతో దాదాపుగా సమానంగా ఓటర్లు ఉన్నారు. అందుకే విజయవాడ రూరల్‌ను ఎప్పటి నుంచో ప్రత్యేక నియోజకవర్గం చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నెల్లూరు రూరల్ తరహాలో విజయవాడ రూరల్‌ను కూడా ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలన్న డిమాండ్ స్థానికంగా రెండు దశాబ్దాలుగా డిమాండ్ వస్తోంది. విజయవాడ రూరల్ మండలం పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగమే నిర్వహిస్తోంది.

తాగునీటి ఎద్దడి రాకుండా చూడండి

- అధికారులకు కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశం


మాట్లాడుతున్న కలెక్టర్ రాజాబాబు

మచిలీపట్నం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ ఆయన మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ, ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకోసం నీటిని కాలువలకు విడుదలచేస్తే, సముద్రతీర ప్రాంతంలోని తాగునీటి చెరువులను నింపుతామని సీఎస్‌కు కలెక్టర్ తెలిపారు. తర్వాత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని తాగునీటి పథకాలన్నీ సక్రమంగా పనిచేసేలా ముందుగానే చూసుకోవాలన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో ఫిల్టర్‌బెడ్ల మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం తాగునీటి చెరువులో అందుబాటులో ఉన్న నీటినిల్వల వివరాలను తనకు నివేదికరూపంలో అందజేయాలన్నారు. ఉపాధిహామీ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 73లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అధికశాతం కుటుంబాలకు వందరోజులపాటు పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.శివప్రసాద్ పాల్గొన్నారు.


పెదవిరివాడలో ఇంటింటి ప్రచారం చేస్తున్న వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు

ఆదర్శ నియోజకవర్గంగా గుడివాడను తీర్చుదిద్దుతా

- నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. ప్రజలతో వెనిగండ్ల రాము

నందివాడ, మార్చి 23: ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి..అందరికీ అందుబాటులో ఉంటా, ఆదర్శ నియోజకవర్గంగా గుడివాడను తీర్చిదిద్దుతానని టీడీపీ గుడివాడ అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రజలను కోరారు. శనివారం రామాపురం, పెదవిరివాడ గ్రామాల్లో బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ఇరవై ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కొడాలి నాని డబ్బులు సంపాదించుకోవటం తప్ప నియోజకవర్గానికి చేసేందేమీ లేదని, కల్లబొల్లి మాటలతో జనాలను మోసగించారని, గెలిచిన తర్వాత ఈ ఐదేళ్లలో ఏ ఒక్క గ్రామానికీ వచ్చి గ్రామ సమస్యలు పరిష్కరించలేదని రావి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఒక్కసారి రాముకు అవకాశమిస్తే గుడివాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. సన్యాసిరావు, దాసు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాపాయస్థితిలోనూ

ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్

- బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు
- పక్కన నిలుపుదల చేయడంతో ప్రయాణికులు సురక్షితం
- ఆస్పత్రికి తరలించాక డ్రైవర్ మృతి


గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ భద్రయ్య

వత్సవాయి, మార్చి 23: తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నా బస్సులో ఉన్న 35 మంది ప్రయాణీలను సురక్షితంగా ఉంచి ఆర్టీసీ బస్సు డ్రైవర్ అశువులు బాసిన సంఘటన జాతీయరహదారిపై భీమవరం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు డ్రైవర్ భద్రయ్య(55) విజయవాడ నుంచి మిర్యాలగూడకు వెళుతూ భీమవరం వద్ద గుండెపోటు రావడంతో బస్సును పక్కకు తీసి నిలిపాడు. జీఎంఆర్ టోల్‌ప్లాజా సిబ్బంది ప్రథమ చికిత్స చేసి జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ ఆయన మృతి చెందాడు. డ్రైవర్ ముందుగా ముప్పును గమనించకుంటే ప్రయాణికులకు ముప్పువాటిల్లేది. డ్రైవర్ భద్రయ్యకు ప్రయాణికులు అశ్రునయనాలతో నివాళులర్పించారు.

మీ ముగ్గురూ విధులకు రావొద్దు

- దుర్గగుడి కేశఖండనశాల క్షురకులకు ఈవో రామారావు ఆదేశం
- ద్వారకాతిరుమల కేశఖండనశాలలో వైసీపీ తరపున ప్రచారం చేసినందుకు చర్యలు


రామదాసు, ఆర్వీ రమణ, ఏజీఎల్ నారాయణ

వన్‌టౌన్, మార్చి 23: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి టీటీడీ సభ్యుడు యానాదయ్యతో కలిసి శుక్రవారం ద్వారకాతిరుమల కేశఖండనశాలలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసి కరపత్రాలను పంపిణీ చేసిన దుర్గగుడి కేశఖండనశాలలో పనిచేస్తున్న ముగ్గురు క్షురకులను విధులకు తాత్కాలికంగా రానీయకుండా దేవస్థాన ఈవో కేఎస్ రామా రావు శనివారం నిలుపుదల చేశారు. ఆలయాల క్షురక సంఘాల జేఏసీ నాయకుడిగా చలామణీ అవుతున్న రామదాసు, క్షురకుడు ఆర్వీ రమణ, దుర్గగుడి ట్రస్టుబోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యురాలి భర్త, దుర్గగుడి కేశఖండనశాలలో పనిచేస్తున్న ఏజీఎల్ నారాయణలు ద్వారకాతిరుమలలో వైసీపీ ప్రచారంలో పాల్గొనడంపై కేశఖండనశాల ఏఈవో జగదీష్, సూపరింటెండెంట్ డీవీవీ సత్యనారాయణను పూర్తి నివేదిక ఇవ్వాలని ఈవో ఆదేశించారు. దీంతో వారు ఆదివారం పూర్తి నివేదికను ఈవోకు ఇవ్వనున్నారు. దేవదాయ శాఖ కమిషనర్‌కు ఈవో సమచారమిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతానికి విధులకు రానీయ కుండా నిలుపుదల చేశామని ఈవో తెలిపారు. ఇటీవల రామదాసు అప్పన్నపల్లి దేవస్థానం కేశఖండనశాలలో పలువురు క్షురకుల వద్ద రూ.50వేల చొప్పున వసూ లు చేసి ప్రభుత్వం జారీ చేసిన 11జీవోను అమలు చేయిస్తానని మోసం చేసినట్లు పలువురు బాధితులు దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖలో ఫిర్యాదు చేశారు. దీని పైనా కమిషనర్ రామదాసుతో పాటు మరికొందరిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు


తిరువూరులో కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణాకు పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుపుతున్న తిరువూరు ఆర్డీవో మాధవి

కృష్ణలంక, మార్చి 23: సాధారణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు విలువైన వస్తువుల అనధికార రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా కొనసాగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు స్పష్టం చేశారు. పోలీసు కమిషనర్ కాంతి రాణాతో కలిసి శనివారం ఆయన జిల్లాలో వివిధ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాల తనిఖీని పరిశీలించారు. ఇబ్రహీంపట్నం అటవీ చెక్‌పోస్టుతో పాటు తిరువూరు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఆయన తనిఖీ చేశారు. చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా నిర్వహణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తిరువూరు, మైలవరం పరిధిలోని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల కోసం వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలో 21 చెక్‌పోస్టుల వద్ద కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అధిక మొత్తంలో నగదు, మద్యం, మత్తుపదార్థాలు, విలువైన వస్తువుల రవాణాపై నిఘా వుంటుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) సిబ్బందితో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో 42 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఆయన తెలిపారు.

రూ.50 వేలకు మించి తీసుకెళ్లొద్దు

రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లకూడదని, తప్పనిసరైతే సరైన ఆధారాలు ఉండాలని లేకుంటే చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నగదు సీజర్స్‌ను పరిశీలనకు జిల్లాస్థాయి కమిటీ పని చేస్తుందని, రూ.10 లక్షలకు మించితే ఐటీకి సమాచారం ఇస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.కోటి వరకు నగదు, రెండున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశామని, రాష్ట్రంలోనే అత్యధిక సీజ్‌లు జిల్లాలో జరిగాయని తెలిపారు.

ఫిర్యాదులపై సత్వర విచారణ, పరిష్కారం

సీ విజిల్‌తో పాటు 1950 ఓటర్ హెల్ప్‌లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్(ఎన్‌జీఎస్‌పీ), జిల్లాస్థాయి కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు సత్వరం స్పందించి, పరిష్కరిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వస్తున్న ప్రతికూల వార్తల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నట్లు వివరించారు. సీజర్స్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ, నివేదికల నిర్వహణ వ్యవస్థ(ఆర్ఎంఎస్) పకడ్బందీగా పనిచేస్తున్నట్లు తెలిపారు. వలంటీర్లు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది రాజకీయ సభలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. తిరువూరు ఆర్డీవో కె.మాధవి, ఏసీపీ మురళీమోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వాహన తనిఖీల్లో రూ. 37 లక్షలు స్వాధీనం

పాయకాపురం: వాహన తనిఖీల్లో భాగంగా శనివారం పాయకాపురం ప్రాంతంలో కారులో తరలిస్తున్న రూ.37 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్టాటిక్ సర్వేలైన్స్ టీం-1 సారధ్యంలో శనివారం పైపులరోడ్డు ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఎనికేపాడుకు వెళ్తున్న టీఎస్ 12 ఈవై 3456 నెంబరు గల కారును తనిఖీ చేశారు. కారులో రూ.37 లక్షల పోలీసులు గుర్తించారు. కారును, అందులోని నగదును స్వాధీనం చేసుకుని నున్న రూరల్ పోలీసులకు అప్పగించారు.

దేవినేని ఉమాపై కేసు

- జక్కంపూడి కాలనీలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ఎంసీసీ టీం ఫిర్యాదు


చిట్టినగర్, మార్చి 23: ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు పలువురు టీడీపీ నాయకులపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం జక్కంపూడి గ్రామం జక్కంపూడి కాలనీలో దేవినేని ఉమా మరో 300 మంది టీడీపీ నాయకులతో ఎన్నికల అధికారి నుంచి అనుమతులు తీసుకోకుండా ప్రచారం చేశారని, సాధారణ ప్రజానీకానికి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తూ కాలనీ అవుట్‌పోస్టు నుంచి ర్యాలీ చేశారని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బృందం(ఎంసీసీ టీం) కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తపేట పోలీసులు ఎంసీసీ బృందం నుంచి వీడియోలు, ఫొటోలు, వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

27న నారా భువనేశ్వరి

బిళ్లనపల్లి రాక

హనుమాన్‌జంక్షన్, మార్చి 23: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 27న బాపులపాడు మండలం బిళ్లనపల్లి గ్రామానికి వస్తున్నారని పార్టీ మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మనస్థాపంతో మృతిచెందిన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎదురువాడ కిరణ్, నాయకుడు ఎదురువాడ బసవరావు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. భువనేశ్వరికి ఘనస్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దయాల రాజేశ్వరరావు పిలుపునిచ్చారు.





అంబేద్కర్ విగ్రహం కింద విగ్రహావిష్కర్త వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేరు(ఇన్‌సెట్‌లో), లాబీలో జగన్ చిత్రపటం

అంబేద్కర్ స్మృతివనంలో కోడ్ ఉల్లంఘన

ముఖ్యమంత్రి భారీ చిత్రపటాన్ని తొలగించని అధికారులు ● విగ్రహావిష్కర్త పేరును మూసివేయని వైనం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంబేద్కర్ స్మృతి వనంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్(ఎంసీసీ) బృందాలు పట్టించుకోవటం లేదు. అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహావిష్కర్త వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనే పేరును ఇంకా మూసివేయలేదు. విగ్రహం దిగువన లాబీలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేరుతో ఉంచిన భారీ చిత్రపటాన్ని కూడా తొలగించలేదు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన చోట్ల 24 గంటల్లో ముఖ్యమంత్రి ఫొటోలను తొలగించాలి. కానీ అంబేద్కర్ స్మృతివనంలో ఇంకా సీఎం చిత్రపటాన్ని తొలగించలేదు. ఎన్నికల కోడ్ నిబంధనలను స్మృతివనానికి సవరించారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. కోడ్ అమల్లోకి వచ్చి వారమవుతున్నా ఇంకా సీఎం చిత్రపటాన్ని తొలగించకపోవడం గమనార్హం.

గంజాయి, డ్రగ్స్‌కు కేరాఫ్‌గా రాష్ట్రం

- ఆ ఘనత జగన్‌దే: నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట, మార్చి 23: గంజాయి, మాదక ద్రవ్యాలకు చిరునామాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్‌రెడ్డిదేనని, తనిఖీలకు వెళ్లకుండా సీబీఐను అడ్డుకున్న ఖ్యాతి ఏపీ అధికారులు, పోలీసులదేనని టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం ధ్వజమెత్తారు. ఆయన శనివారం విలేకరులతో మాటాడారు. బ్రెజిల్ నుంచి రాష్ట్రానికి వైసీపీ నేతలు డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుని, రాష్ట్రంలో యువతను గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసలను చేసి ఇష్టారాజ్యంగా దోచుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. ఒక ప్రాంతీయ పార్టీ ఎంపీ బ్రెజిల్ దేశాధ్యక్షుడిని అభినందిస్తూ ట్వీట్లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కూనం కుటుంబం మొత్తం వైసీపీకి చెందినవారేనని, జగన్‌రెడ్డి తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీకి అంటగట్టేందుకు యత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐను విచారించకుండా ఏపీ పోలీసులతో అటంకాలు సృష్టించటం వెనుక ఎవరి హస్తముందో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరని అన్నారు.

నూజివీడు స్టేషన్‌లో డీఆర్ఎం తనిఖీ

హనుమాన్‌జంక్షన్, మార్చి 23: వేసవిలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నూజివీడు రైల్వే స్టేషన్ అధికారులను విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఆనంద్‌పాటిల్ ఆదేశించారు. శనివారం ఆయన నూజివీడు రైల్వేస్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. టికెట్ కౌంటర్, వెయిటింగ్ హాలు, రిజర్వేషన్ ప్రయాణికుల వెయింటింగ్ రూం, ప్లాట్‌ఫాంలను ఆయన పరిశీలించారు. వేసవి సందర్భంగా రిజర్వేషన్‌పై వెళ్లే ప్రయాణికులకు వెయిటింగ్‌రూం అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. వెయిటింగ్ రూంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. 1వ నెంబర్ ప్లాట్‌ఫాంపై స్టేషన్ ఎదుట ఫ్యాన్ ఏర్పాటు చేయాలని స్టేషన్ మాస్టర్‌కు సూచించారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. స్టేషన్‌లో ఏఏ రైళ్లు ఆగుతున్నదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైల్వే సిబ్బందికి వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సెమినార్ నిర్వహించారు. రైల్వే ఇంజనీరింగ్ అధికారులు, స్టేషన్ సూపరింటెండెంట్ ఎ.విశ్వేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.





ఆనందపరవశులై..

త్రిపుర నిఖిత బృందం నాట్యాభినయం, నర్తనశాల నృత్యరూపకంలో కళాకారుల అభినయం

కూచిపూడి, మార్చి 23: బాలాత్రిపుర సుందరీదేవి సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా నాలుగోరోజు శనివారం కూచిపూడి సిద్ధేంద్ర కళావేదికపై కళాకారులు ప్రదర్శించిన అంశాలు నాట్య పరిమళాలు వెదజల్లి ప్రేక్షకులను ఆనందపారవశ్యంలో ముంచెత్తాయి. వేదాంతం రామలింగ శాస్త్రి నృత్య దర్శకత్వంలో ప్రదర్శించిన నర్తనశాల నృత్యరూపకం ప్రేక్షకులను ఆనందడోలికల్లో ముంచెత్తింది. నటరాజ కళాక్షేత్రం (నెల్లూరు)కు చెందిన త్రిపుర నిఖిత బృందం నాట్యాంశాలకు వన్నె తెచ్చారు. కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు వేదాంతం రాధేశ్యామ్, పసుమర్తి రత్తయ్యశర్మ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కావూరి భానుమూర్తి, బాలకృష్ణ, ఫణికుమార్ మెమొంటోలు అందించి సత్కరించారు.


యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరుతున్న వైసీపీ నాయకులు

గన్నవరంలో వైసీపీ ఖాళీ

- అందుకు పార్టీలో చేరికలే నిదర్శనం
- జగన్ జిల్లాలో పాదయాత్ర చేస్తే అన్నం పెట్టా
- కానీ, ఆయన నాకు సున్నం రాశారు: యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం/గుణదల, మార్చి 23: "వైసీపీ ఐదేళ్ల పాలన నుంచి నియోజకవర్గంలోని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు విముక్తి కోరుకుంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది. అందుకు వైసీపీని వీడి టీడీపీలో చేరికలే నిదర్శనం" అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని, ఎక్కడ చూసినా అవినీతిమయమేనని ఆయన ఆరోపించారు. అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, ప్రతిపక్షాల నాయకుల ఆస్తుల ధ్వంసం, దాడులతో పాలన కొనసాగిందని ధ్వజమెత్తారు. మహనీయులు పాలించిన నియోజకవర్గం గన్నవరంలో అదే ఒరవడిని మీ అందరి ఆశీస్సులతో కొనసాగిస్తానని యార్లగడ్డ హామీ ఇచ్చారు. కానూరులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గన్నవరం మండలం బీబీగూడెం, గొల్లనపల్లి, చిక్కవరం, కొత్తగూడెం, సూరంపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, సర్పంచ్‌లు, పీఏసీఎస్ చైర్‌పర్సన్, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి యార్లగడ్డ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి గన్నవరం సీటును చంద్రబాబు, భువనమ్మలకు గిఫ్ట్‌గా ఇద్దామన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానన్నారు. జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తే భోజనం పెట్టానని అందుకు ప్రతిగా తనకు సున్నం రాశారని అన్నారు.

వైసీపీ నుంచి 450 మంది టీడీపీలో చేరిక

యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో ఏఎంసీ మాజీ చైర్మన్, వైసీపీ జిల్లా కార్యదర్శి కోటగిరి వరప్రసాదరావు, గొల్లనపల్లి సర్పంచ్ గణపవరపు శాంతి, మాజీ సర్పంచ్ కోటగిరి రామచంద్రరావు, గన్నవరం ఉపసర్పంచ్ పాలడుగు నాని, జలసూత్రం నరసింహారావు, షేక్ రఫీ, షేక్ ఫరూక్, జగీన, బీబీగూడెం పీఏసీఎస్ చైర్‌పర్సన్ బోయపాటి మురళీకృష్ణ(బుల్లియ్య), మాజీ సర్పంచ్ బోయపాటి బసవపూర్ణయ్య(నల్లబాబు), సూరంపల్లి వైసీపీ కన్వీనర్ గొట్టిపూళ్ల శ్రీనాథ్, ఎంపీటీసీ సభ్యురాలు బాణావతు నీలిమ, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గొట్టిపూళ్ల వీరబాబు, రఘునాథ్, పులపాక చినబాబురావు, కొలుసు రాఘవులు, మర్లచెరువు నీటి సంఘం మాజీ అధ్యక్షుడు మేడసాని రామకృష్ణతో పాటు 450మందికి పైగా మహిళలు, యువకులు, ముస్లింలు టీడీపీలో చేరారు.

భజనచంద్రపై వేటుకు రంగం సిద్ధం

(5వ పేజీ తరువాయి)

వాట్సాప్ గ్రూపులలో ఆగని ప్రచారం

వాట్సాప్ గ్రూపులలో అధికార వైసీపీకి భజన కార్యకర్తగా కంటే కూడా ఎక్కువగా భజన చేస్తున్న డీపీవో జయచంద్ర మరికొన్ని చిట్‌చాట్‌లు, వాట్సాప్ డీపీలు బయటకు వచ్చాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న సామినేని ఉదయభానుకు భారీగా ప్రచారం చేస్తున్నారు. తాను డీపీవోగా ఉద్యోగంలో చేరిన మరుసటి రోజునే తాను ఎన్టీఆర్ జిల్లా డీపీవోగా పోస్టింగ్ రావటానికి సర్దార్ సామినేని ఉదయభాను, పెద్దాయన పుల్లారెడ్డి కారణమని అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు కూడా చేశారు. ఇప్పుడు అదే సామినేని ఉదయభాను ఫొటోను తన స్టేటస్‌లో పెట్టుకుని కాబోయే మంత్రికి వచ్చేనెలలో రాబోయే శ్రీరామనవమిని పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పటం గమనార్హం. ఆయన కార్యాలయం ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు.

జగన్ నామస్మరణ పోస్టుల పరంపర

వాట్సాప్ గ్రూపులలో జగన్ నామస్మరణతో డీపీవో జయచంద్ర పోస్టులను చేస్తున్నారు. జగన్‌కు అనుకూలమైన పోస్టులను పోస్టు చేయటం ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ దారుణమైన పోస్టింగ్‌లు పెట్టడం మరోఎత్తు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై సీరియస్‌గా తీసుకోకపోతే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది.

బ్రాయిలర్ ధరలు



అమరావతి (రూ.లలో)

బ్రాయిలర్ బర్డ్	122, 131, 142
చికెన్ విత్ స్కిన్	230
చికెన్ స్కిన్‌లెస్	240

నెక్ కోడిగుడ్డు ధర

విజయవాడ జోన్ రైతు ధర రూ. 4.23

6,7 తేదీల్లో గాలీబ్ షహీద్ దర్గా ఉరుసు వేడుకలు

భవానీపురం, మార్చి 23 : 41వ డివిజన్‌లోని భవానీపురంలో అత్యంత పురాతనమైన హజ్రత్ సయ్యద్ గాలీబ్ షహీద్ దర్గాలో ఏప్రిల్ 6,7 తేదీల్లో 436 ఉరుసు వేడుకలు నిర్వహించనున్నట్లు ముజావర్స్ కమిటీ పెద్దలు అబ్దుల్ జలీల్, ఎండీ హిమయత్ ఆలీ, ఎండీ జక్రియలు ఒక ప్రకటనలో తెలిపారు. 6న రాత్రి 11.45 గంటలు ఎండీ జమీర్ ఇంటి మహాత్ముల వారి గంధంను పుర వీధుల్లో ఊరేగించి 7న దర్గాలో ప్రవేశ పెడతామన్నారు. ఆ రోజు ప్రత్యేక అలంకరణ పూజలుంటాయన్నారు. దీపారాధన అనంతరం ఆదివారం రాత్రి భారీ అన్నదానం చేస్తామన్నారు. ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.



ఆంధ్రరత్న భవన్‌లో



త్రివేణి డిగ్రీ కళాశాలలో



ఆల్ ఇండియా జైహింద్ పార్టీ ఆధ్వర్యంలో



యువైఎఫ్ఐ ఆధ్వర్యంలో

భగత్‌సింగ్ పోరాటం స్ఫూర్తిదాయకం

గవర్నర్‌పేట, మార్చి 23: స్వాతంత్ర్య సమర యోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఏలూరు రోడ్డులోని కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ పివై కిరణ్, అల్లం రాజేష్‌లు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో దేశం కోసం భగత్‌సింగ్ చేసిన సేవల్ని, ప్రాణ త్యాగాన్ని గుర్తు చేశారు.

విద్యాధరపురం: నగరంలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో శనివారం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్ధంతి కార్యక్రమం ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. జిల్లా ఏఐఎస్ఏ ప్రెసిడెంట్ మహేష్, జిల్లా సెక్రటరీ శివకుమార్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అజిత్‌సింగ్‌నగర్: అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో భగత్‌సింగ్ , రాజ్‌గురు, సుఖదేవ్‌ల వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు ముందుగా భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మతసామరస్యాన్ని కాపాడుకోవడమే అమరవీరులకు మనం ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.

ధర్నాచౌక్: ఆల్ ఇండియా జైహింద్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో తొలుత భగత్‌సింగ్ , రాజ్‌గురు, సుఖదేవ్‌ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగిరెడ్డి దశరథ రామ్‌రెడ్డి మాట్లాడుతూ 21 ఏళ్లకే దేశం కోసం ఉరి తీయబడ్డ భగత్‌సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య, ఆప్ నేతలు ఫణిరాజ్, కందుల రమేష్, మైనార్టీ నేత షేక్ జలీల్, శ్రీనివాసరావు నివాళులర్పించారు.

పాతరాజరాజేశ్వరి పేట : స్థానిక 55వ డివిజన్ వించిపేట, సీఎస్ఐ చర్చి వద్ద శనివారం భారత ఐక్య యువజన సమైఖ్య (యువైఎఫ్ఐ) ఆధ్వర్యంలో సర్దార్ భగత్‌సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసిన ఎంసీపీఐ(యు) ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి గొల్లపూడి ప్రసాద్, రాష్ట్ర కన్వీనర్ కాసాని గణేష్ బాబు పాల్గొని భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

టీడీపీ పశ్చిమ క్లస్టర్‌ల నియామకం



మాట్లాడుతున్న బుద్దా వెంకన్న, పక్కన నాగూల్‌మీరా

వన్‌టౌన్, మార్చి 23: నూతనంగా నియమించిన క్లస్టర్ ఇన్‌చార్జులు ఆయా డివిజన్ పరిధిలోని డివిజన్ అధ్యక్షులను, యూనిట్ యూనిచార్జులను సమన్వయం చేసుకొని వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగూల్‌మీరా అన్నారు. శనివారం వన్‌టౌన్ అర్జున వీధిలోని బుద్దా వెంకన్న కార్యాలయంలో వారు పశ్చిమలో 11 మంది క్లస్టర్ ఇన్‌చార్జులను నియమించారు. 34, 35 డివిజన్ ఇన్‌చార్జులుగా కొట్టేటి హనుమంతరావు, 48, 49 డివిజన్లకు గణపారాము, 50, 51 డివిజన్లకు సుకాశి కిరణ్, 38, 52 డివిజన్లకు నందం భవానిప్రసాద్, 39, 44 డివిజన్లకు బడుగు గణేష్, 43, 45 డివిజన్లకు ఆలుగండ్ల సుబ్బారెడ్డి, 41, 42 డివిజన్లకు వై.రామయ్య, 54, 53 డివిజన్లకు సయ్యద్ కరీముల్లా, 46, 47 డివిజన్లకు పోతినీడు లోకేష్, 37, 40 డివిజన్లకు పల్లంటి గంగాధర్, 55, 56 డివిజన్లకు ధనేకుల వెంకటసుబ్బారావులను నియమించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ నియమించబడిన క్లస్టర్‌లందరూ బాధ్యతగా టీడీపీ గెలుపునకు పనిచేయాలని సూచించారు. ఏదైనా సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

సీపీఐను గెలిపించండి

● జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్

వన్‌టౌన్, మార్చి 23: ధనస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యవాదుల మధ్య జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐను గెలిపించాలని పార్టీ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. పశ్చిమలోని డివిజన్ పార్టీల కార్యదర్శుల సమావేశం పి.తాతారావు అధ్యక్షతన శనివారం లెనిన్ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావులు మాట్లాడుతూ నగర సమగ్రాభివృద్ధిలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని, పశ్చిమ ఎమ్మెల్యేలుగా తమ్మిన పోతరాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు, కే.సుబ్బరాజు, షేక్ నాసర్‌వలి, మేయర్లుగా టి.వెంకటేశ్వరరావు, లంకా గోవిందరాజులు, అయితా రాములు మరువలేని కృషి చేశారన్నారు. రాబోయే కాలంలో పశ్చిమలో సీపీఐ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బుట్టి రాయప్ప, మూలి సాంబశివరావు, తాడి పైడయ్య, పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు పాల్గొన్నారు.

మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత: ధూళిపాళ్ల



మాట్లాడుతున్న ధూళిపాళ్ల రామకృష్ణ

వన్‌టౌన్, మార్చి 23: మాతృభాష పరిరక్షణ అందరి బాధ్యత అని మారిస్ స్టెల్లా కళాశాల సంస్కృత విభాగాధిపతి డాక్టర్ ధూళిపాళ్ల రామకృష్ణ అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మాతృభాషా పరిరక్షణ అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ తెలుగువారు తమ జీవన విధానం కోసం భాషను వదులుకుంటున్నారని అది సరైనది కాదని చెప్పారు. ఎక్కడ ఉన్నా భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భాష పట్ల గౌరవం ఉండాలని, నా భాష చాలా గొప్పదనే భావనతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. భాష పట్ల విద్యార్థులు ప్రేమను పెంచుకోవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధి అవకాశాల కోసం ఆంగ్లంపై పట్టు సాధించినా మాతృభాషను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.రామకృష్ణ, తెలుగు విభాగాధిపతి డాక్టర్ జీ.నాగరాజు, అధ్యాపకులు ఆర్ జితేంద్రకుమార్, వెన్నపూస పవన్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలి

● నవజీవన్ బాలభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫాదర్ నీలం రత్న కుమార్

పాతరాజరాజేశ్వరి పేట, మార్చి 23 : పౌష్టికాహారం తీసుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలని నవజీవన్ బాలభవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫాదర్ నీలం రత్న కుమార్ కోరారు. నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో 35వ డివిజన్ పెజ్జోనిపేటలోని నీతోడు మానసిక వికాస కేంద్రంలో శనివారం హెచ్ఐవీ బాధిత కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంలో ఫాదర్ నీలం రత్నకుమార్ మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేసి వేసవిలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం హెచ్ఐవీ బాధిత కుటుంబాలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. మానసిక వికాస కేంద్రం సైకాలజిస్ట్ ఫాదర్ విజయానంద్, నవజీవన్ బాలభవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్‌బాబు, సైకాలజిస్ట్ జి. అనూష్, జోనల్ కో ఆర్డినేటర్లు కె. నజ్మా, వసంత తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు

అజిత్‌సింగ్‌నగర్, మార్చి 23 : స్థానిక సెయింట్ ఆన్స్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్సీఎం చర్చి ఫాదర్ గడ్డం జోజి చిన్నారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు మన సంస్కృతి, సంప్రదాయాలను, పెద్దల పట్ల గౌరవ మర్యాదలను నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్కూల్ కరస్పాండెంట్ థామస్, ప్రిన్సిపాల్ ఆశా జార్జ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లీడర్‌షిప్ సక్సెస్‌పై ముగిసిన సదస్సు

భారతీనగర్, మార్చి 23: ఆంధ్రా లయోల కళాశాల బీబీఏ విభాగం ఆధ్వర్యంలో లీడర్‌షిప్ సక్సెస్‌పై రెండు రోజులు నిర్వహించిన అవగాహన సదస్సు శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హయత్ హోటల్ ప్లేస్ చైర్మన్ ఆర్‌వీ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ కె.ప్రభుదాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.మాధురి, బీబీఏ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ డి.ఉమామారి, శ్రావణి, సునీల్ సుబ్రహ్మణ్యం,ఎంబీఏ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ తదితరులు పాల్గొన్నారు.

బస్సు ఢీకొని ఇద్దరు యువకులకు గాయాలు

విద్యాధరపురం, మార్చి 23: కనకదుర్గమ్మ వారధి వద్ద శనివారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా తెనాలి మండలం చిన్నరావూరు తోటకు చెందిన చిన్నప్రసన్న కుమార్ స్నేహితుడు జగదీష్‌తో కలిసి శుక్రవారం రాత్రి గన్నవరంలో ఉన్న బంధువు వద్దకు వెళ్లారు. శనివారం ఉదయం 7.30కు ప్రసన్న కుమార్, మరో స్నేహితుడు నాగరాజు ఒక బైక్‌పై, ప్రసన్నకుమార్ బంధువు ప్రేమ్, జగదీష్‌లు మరో బైక్‌పై సొంతూరుకు బయలుదేరారు. ప్రసన్నకుమార్ బైక్ ముందు వెళ్లడంతో ప్రేమ్ ఫోన్ చేసి కానూరు వెళదామని చెప్పాడు. దీంతో వారధి వరకు వచ్చిన ప్రసన్నకుమార్ కానూరు వెళ్లడానికి యూటర్న్ తీసుకుంటుండగా బెంజిసర్కిల్ నుంచి వారధివైపు వేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారిని ఢీకొంది. ఈ ఘటనలో గాయపడ్డ ఇరువురిని గవర్నరుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నాగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. బాధితుడు ప్రసన్నకుమార్ ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.

వైసీపీ పాలనలో కొండ ప్రాంత అభివృద్ధి శూన్యం

జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ



సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తున్న గద్దె అనురాధ

మొగల్రాజపురం, మార్చి 23: తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే వైసీపీ వచ్చిన తరువాత జరిగింది శూన్యం అని జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చెప్పారు. శుక్రవారం సాయంత్రం 7వ డివిజన్ బందిల దొడ్డి ఏరియాలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్(చిన్ని)ల విజయాన్ని కాంక్షిస్తూ ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులకు టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. టీడీపీ హయాంలోనే డివిజన్‌లో, కొండ ప్రాంతంలో మంచినీటి రిజర్వాయర్ నిర్మాణం, రోడ్లు, మెట్ల మార్గాలు, డ్రెయినేజీలు, మంచినీటి పైపు లైన్ల పనులు చేశామన్నారు. వైసీపీ వచ్చిన తరువాత చిన్న చిన్న మరమ్మతులకు కూడా నోచుకోని దుస్థితి తలెత్తిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. డివిజన్ టీడీపీ, జనసేన అధ్యక్షులు పటమట సతీష్ చంద్ర, దోమకొండ అశోక్, గుమ్మడి గురుప్రసాద్, దయాల శిరీషా గాంధీ, దోమకొండ జ్యోతి, శివలక్ష్మి, పెనుగొండ శ్రీను, రేపాకుల శ్రీను, కర్రి రాజేష్, పరసా లక్ష్మిణ్ పాల్గొన్నారు.

రాణిగారితోట: 19వ డివిజన్ పకీర్‌గూడెంలో జిల్లాపరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్ జగన్‌మోహనరెడ్డి చెబుతుంటే ప్రజలు వారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, బీజేపీలు బలపరిచిన అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్‌లను గెలిపించాలని కోరుతూ సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు.

వాన నీటిని సద్వినియోగం చేసుకోవాలి

గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ నియంత



డ్రాయింగ్ పోటీల్లో విద్యార్థులు

పటమట, మార్చి 23 : వర్షం ద్వారా మనకు లభించే నీటిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల జనాభాకు సరైన మంచినీటి సదుపాయం లేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెల్లిబుచ్చిందని గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ నియంత తెలిపారు. ప్రపంచ నీటిదినోత్సవం సందర్భంగా నాస్తిక కేంద్రంలో శనివారం గోరా సైన్స్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నియంత మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు ఎక్కువ, తక్కువ పడటం వలన చాలా ప్రదేశాల్లో నీటికి కటకట ఏర్పడుతుందని తెలిపారు. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి 'వాటర్ ఫర్ ప్రాస్పిరిటి ఆఫీస్ 'అనే నినాదం ఇచ్చిందని, ఏదైనా నీటి వినియోగంపై శ్రద్ధ అవసరమని అందరూ గుర్తించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నీటి వనరుల అభివృద్ధికి కృషి చేయాలని, కాలుష్య కారకాల నుంచి నీటిని కాపాడాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నీటి ప్రాధాన్యత- తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సభలో డాక్టర్ మారు, డాక్టర్ డిమోస్ గోరా, కృష్ణమోహన్, రిటైర్డు ప్రిన్సిపాల్ దిలీప్‌లు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన



సత్యనారాయణపురం, మార్చి 23: సెంట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ శనివారం దుర్గాపురం బీఆర్టీఎస్‌రోడ్డు వెంట ఉన్న ఎస్టీబీఆర్ మున్సిపల్‌స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంను పరిశీలించారు.

పాఠశాల ప్రాంగణంలో ఎన్నికల నియమావళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు, ప్రాంగణం పరిశీలించి ఎన్నికల నిర్వహణకు ఎటువంటి సమస్యలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్) కొరకు సంప్రదించాల్సిన నెంబర్లు
✆ 99854 11868, 99854 85777, 99854 11733, 99854 09286, 99854 09587

ఆంధ్రజ్యోతి దినపత్రిక కావల్సిన వారు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు
✆ సర్క్యులేషన్ మేనేజర్ 9985411604,
డీజీఎం : 9885821929, జీఎం : 99854 11234

బ్రాయిలర్ ధరలు

అమరావతి (రూ.లలో)



బ్రాయిలర్ బర్డ్	122, 131, 142
చికెన్ విత్ స్కిన్	230
చికెన్ స్కిన్‌లెస్	240

నెక్ కోడిగుడ్డు ధర

విజయవాడ జోన్ రైతు ధర రూ. 4.23

రేపటి నుంచి తిరుపతమ్మ చిన్న తిరునాళ్లు



పెనుగంచిప్రోలు, మార్చి 23: అఖండ జ్యోతిస్థాపనలో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి చిన్న తిరునాళ్ల మహోత్సవాలు 25న ప్రారంభమవుతాయని ఈవో కె.రమేష్ నాయుడు తెలిపారు. 26న గ్రామోత్సవం, 27న దివ్య ప్రభోత్సవం, 28న అమ్మవారి పుట్టిల్లు అనిగండ్లపాడు నుంచి కొల్లా కుటుంబీకులు పసుపు, కుంకుమలు తీసుకురావటం, 29న భక్తుల బోనాల సమర్పణతో ముగుస్తాయన్నారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

అప్రమత్తతతో ఎన్నికల విధులు నిర్వహిద్దాం : కలెక్టర్



ఇబ్రహీంపట్నం చెక్‌పోస్టు వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ దిల్లీరావు

తిరువూరు, మార్చి 23: పట్టణం శివారులోని ఆంధ్ర తెలంగాణ అంతరాష్ట్ర చెక్‌పోస్టును, పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా శనివారం పరిశీలించారు. జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్ర వద్ద కలెక్టర్ దిల్లీరావు మాట్లాడుతూ, నోవా, నిమ్రా మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. తిరువూరు ఎన్నికల సామగ్రి భద్రతకు స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటుకు సర్వంసిద్ధం చేసినట్లు, ప్రజలు సీ విజిల్ యాప్ ద్వారా తమ సమస్యలు ఫిర్యాదు చేస్తే గంటలో అధికారులు పరిష్కరిస్తారన్నారు. ఎన్నికల సమాచారం కోసం తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో మీడియా సెల్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు. సీపీ మాట్లాడుతూ, జిల్లాలో 21 అంతరాష్ట్రచెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మూడు చొప్పున ఫ్లైయింగ్ స్క్వాడ్స్ నియమించామన్నారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్ళకూడదన్నారు. ఎక్కువ నగదు తీసుకువెళితే తప్పనిసరిగా ఆధారాలు చూపించాలన్నారు. మద్యం అక్రమ రవాణచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.మాధవి, ఏసీపీ మురళీమోహన్, సీఐ షేక్ అబ్దుల్‌నబి, ఎస్సైలు పాల్గొన్నారు.

మైలవరం రూరల్: మండలంలోని మొర్సుమిల్లి అంతరాష్ట్ర చెక్‌పోస్టును శనివారం కలెక్టర్ దిల్లీరావు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగదు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చెక్‌పోస్టుల వద్ద నిరంతరం నిఘా ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయనిస్పష్టం చేశారు. కార్యక్రమంలో మైలవరం ఏసీపీ మురళీమోహన్, సీఐ కిషోర్‌కుమార్, ఎస్సై హరిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ దిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద ఉన్న చెక్‌పోస్టును శనివారం పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. సీపీ, ఎస్సై ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.

వీరులపాడు : నందిగామ పరిధిలోని జొన్నలగడ్డ చెక్‌పోస్టును జిల్లా కలెక్టర్ దిల్లీరావు, నగర కమిషనర్ కాంతిరాణా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. పెద్దాపురం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద శనివారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్సై మహాలక్ష్మణుడు వాహనాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

ఆత్కూరులో వసంత ఆత్మీయ సమావేశం



ఆత్కూరులో వసంతతో ఈమని మురళీకృష్ణ తదితరులు

జి.కొండూరు / గొల్లపూడి / రెడ్డిగూడెం, మార్చి 23: టీడీపీ తరుపున మైలవరం అసెంబ్లీ సీటు దక్కించుకున్న వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తొలిసారిగా ఆత్కూరులోని టీడీపీ నేత ఈమని మురళీకృష్ణ స్వగృహంలో నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మండలంలోని సీనియర్ నేతలు, యువ నేతలు ఆత్కూరు వచ్చి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. కొద్ది సేపు నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. తొలుత జి.కొండూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త కాగిత వెంకటేశ్వరరావును, క్రషర్స్ అండ్ క్వారీష్ మాజీ అధ్యక్షుడు డి.శేఖర్‌ను వసంత వారి గృహాలకు వెళ్లి కలిశారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు.

● గొల్లపూడి పార్టీ కార్యాలయంలో రిటైర్డ్ హౌసింగ్ డీఈ నాగమల్లేశ్వరరావు దుశ్శాలువా, పూలమాలతో వసంతను సత్కరించి అభినందలు తెలిపారు. గొల్లపూడి నేతలు నూతులపాటి జగన్మోహన్‌రావు, వేమూరి సుధీర్, వడ్లమూడి శ్రీను వసంతను మర్యాదపూర్వకంగా కలిశారు.

● రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామం నుంచి టీడీపీ నాయకులు వసంతను ఐతవరం వెళ్లి మర్యాద పూర్వకంగా శనివారం కలిశారు. ప్రతి ఒక్కరం పని చేసి టీడీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.

కేశినేని చిన్ని ఘన విజయం తథ్యం

జగ్గయ్యపేట: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచితనానికి, నిరాడంబరతకు, సౌమ్యుడుగా పేరున్న కేశినేని శివనాథ్(చిన్ని) ఘనవిజయం సాధిస్తా రని రాష్ట్ర తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికారత సంస్థ అధ్యక్షురాలు ఆచంట సునీత ఆకాంక్షించారు. శనివారం విజయవాడలో ఎన్టీఆర్ భవన్‌లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపికైన చిన్నిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

వాహిని ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన విస్పా-2024

తిరువూరు, మార్చి 23: శ్రీవాహిని ఇంజనీరింగ్ కాలేజీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న విస్పా-2024 శనివారంతో ముగిసింది. కాలేజీ ఛైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, కరస్పాండెంట్ నాగేశ్వరరావు, కార్యదర్శి ఊటుకూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు వివిధ సాంస్కృతిక, విజ్ఞానదాయక ప్రదర్శనలు నిర్వహించారన్నారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు చెందిన సుమారు 400 వందల మంది పాల్గొన్నారు.

నేడు మెగా వైద్యశిబిరం

తిరువూరు : పట్టణంలోని అస్టర్ రమేష్ అమరావతి వైద్యశాలలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మెగా ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు మెడికల్ డైరెక్టర్ పావులూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిబిరంలో గుండె జబ్బులు, చిన్నపిల్లల గుండె జబ్బులు, మెదడు, నరములు, వెన్నెముక, జీర్ణకోశ, షుగర్, థైరాయిడ్, ఊపిరితిత్తులు, కీళ్లవాత తదితరల వ్యాధులకు సంబంధించి వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. బీపీ, షుగరు, ఈసీజీ, గుండె స్కానింగ్, ఊపిరితిత్తుల పరీక్ష, లివర్ ఫైబ్రోస్కాన్ ఉచితంగా చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు.

భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఘన నివాళి



జగ్గయ్యపేట, మార్చి 23: బలుసుపాడురోడ్డులోని గురుకుల పాఠశాలలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఎస్ఎఫ్ఐ నేతలు నివాళులు అర్పించారు. ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయుల సమక్షంలో శనివారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శివ, కమల తదితరులు పాల్గొన్నారు.

తిరువూరులో..

పాఠశాలల్లో అమరవీరుల స్మారక దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గానుగపాడు జడ్పీ, లక్ష్మీపురం మండల పరిషత్ పాఠశాలలో అమరవీరులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. పట్టణంలోని ఎస్ఆర్ టవర్స్ సెంటర్‌లో సీఐటీయూ, సుంకర వీరభద్రరావు భవనంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు.

జమ్మవరం ఆలయ భూములు కౌలు వేలం పాట

వీరులపాడు మండలంలోని జమ్మవరం గ్రామములో వేంచేసియున్న **శ్రీరామలింగేశ్వరస్వామి** వారికి చెందిన భూములు కౌలు వేలంపాట దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో దేవాలయ ఆవరణలో ది. **28-03-2024** వ తేదీ గురువారం ఉదయం గం. **10-00** లకు జరుగును.

వ్యవస్థాపక ధర్మకర్త :

మాగంటి వెంకట శ్రీనివాసరావు



గ్రామోత్సవం

కంచికచర్ల రూరల్, మార్చి 23: కంచికచర్లలో శ్రీసీతారామాంజనేయ (రామాలయం) స్వామి ఆలయంలో ఈనెల 28న విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలో ధ్వజస్తంభాన్ని, విగ్రహాలను భక్తుల దర్శనార్థం గ్రామోత్సవం చేశారు. సీతారామస్వామి, రాజరాజేశ్వరీదేవి, ద్వార పాలకుల విగ్రహాలను, ధ్వజస్తంభాన్ని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళల కోలాటం ఆకట్టుకుంది. భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.

నేటి నుంచి వత్సవాయమ్మ తిరునాళ్ల

వత్సవాయి : వత్సవాయమ్మ తల్లి తిరునాళ్ల ఆదివారం నుంచి 28వ తేది వరకు జరుగుతాయని ఆలయ ధర్మకర్త గుత్తా కృష్ణమూర్తి చెప్పారు. 24 రాత్రి శ్రీ వత్సవాయమ్మ, రామ జగపతిదేవల కల్యాణం నిర్వహిస్తామని, 25న జలబిందెల ఉత్సవం 26న లగుడు పొడుచుట, 27న పొరుగూరి బోనాలు, 28న బండారు దీవెన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.

శంభులింగేశ్వరస్వామికి రూ.5లక్షల విరాళం

పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలులో నూతనంగా నిర్మించిన గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వరస్వామి దేవాలయానికి విజయవాడకు చెందిన యండ్రాతి శ్రీనివాసరావు దంపతులు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు.



వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

గంపలగూడెం, మార్చి 23: నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుడు తిరునగరి గోపాలచార్యుల ఆధ్వర్యంలో స్వామిని పెళ్లి కుమారుడిగా చేశారు. సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చణలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో సంతానం కోరు దంప తులు గరుడపట ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదా నరసింహారావు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ కావూరి శశిరేఖ, అసిస్టెంట్ కమిషనర్ ఎన్వీ సాంబశివరావు, సభ్యులు పాల్గొన్నారు.

వైసీపీ అరాచకాలు తట్టుకోలేకే టీడీపీలోకి..

జగ్గయ్యపేట, మార్చి 23: వైసీపీ అరాచకాలను తట్టు కోలేకనే అనేక మంది స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని జనసేన, బీజేపీలు బలపరిచిన టీడీపీ అభ్యర్థిశ్రీరాం తాతయ్య అన్నారు. గుండెబోయినపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేతలు పరిటాల చిన నరసింహారావు, గోళ్ల నరేంద్ర, జంగాల శ్రీను, జంగాల సోమయ్య, జంగాల నవీన్, వల్లంకొండ కోటయ్య, బాదినేని శ్రీనివాసరావు, మాచర్ల గోపీ తదితరులు టీడీపీలో చేరారు.

సూపర్‌సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు

విస్సన్నపేట: పుట్రేల, ముతరాసిపాలెం గ్రామాల్లో బాబు ష్యూరిటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించి సూపర్ సిక్స్ పథకాలపై బ్రోచర్లు పంచి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో దొడ్డా కృష్ణా రెడ్డి, మేడా రాజశేఖర్, బెజవాడ నాని, దార్ల హరీష్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇంటి గోడ కూల్చివేత ఘటనలో రెండు వర్గాలపై బైండోవర్

జగ్గయ్యపేట, మార్చి 23: పార్టీ మారలేదనే అక్కసుతో టీడీపీ 30వ వార్డు బూత్ ఏజెంటు షేక్ జాన్‌సైదా సోదరుడు ఇంటిగోడ కూల్చివేత వ్యవహారంలో ఎట్టకేలకు పోలీసులు కంటి తుడుపు చర్యలు చేపట్టారు. జగ్గయ్యపేట ఎస్సై-2 పద్మారావు మరికొంత మంది పోలీసులతో కలిసి గోడ కూల్చిన నాగులుమీరా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు. గోడ కూల్చిన వ్యక్తిని వీడియోల ద్వారా గుర్తించారు. నాగులుమీరా సతీమణి కాసింబీ, ఆమె ఇంటి గోడ కూల్చిన సుగుణ తరపు ముగ్గురు మీద బైండోవర్ కేసులు నమోదు చేసి ఆర్డీవో కోర్టుకు పంపిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఇది పూర్తిగా సివిల్ వివాదమని ఎస్సై అన్నారు. కాగా గోడ కూల్చిన వ్యక్తి పోలీసుల సమక్షంలోనే టీడీపీ బూత్ ఏజెంటు జాన్‌సైదాను బెదిరించటంతో పాటు దౌర్జన్యానికి దిగటంతో జాన్‌సైదా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, మునిసిపల్ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే తమ గోడ కూల్చి వేసే వారు కాదని, మోటార్లు దెబ్బతినేవి కాదన్నారు.

ఖమ్మం జిల్లాలో ప్రమాదం వత్సవాయి వాసి మృతి

చింతకాని, మార్చి 23: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీనగర్ కాలనీ వద్ద ప్రమాదం శనివారం రాత్రి జరిగింది. బోనకల్ మండలం మోటమర్రికు చెందిన మంద వెంకటరావు స్వగ్రామం నుంచి పనుల నిమిత్తం ఖమ్మం వెళ్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి గ్రామానికి చెందిన గుర్రం శేషగిరిరావు (55) సొంత పనులు నిమిత్తం ఖమ్మం వచ్చి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. వీరి ద్విచక్రవాహనాలు గాంధీనగర్ వద్ద ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.. 108లో బాధితులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వత్సవాయి గ్రామానికి చెందిన గుర్రం శేషగిరిరావు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో వ్యక్తి వెంకటరావు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.



మద్యం స్వాధీనం

తిరువూరు/ విస్సన్నపేట, మార్చి 23: స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో సర్కిల్ పరిధిలో విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లో ఎస్ఈబీ అధికారులు శనివారం విస్తృతదాడులు నిర్వహించారు. ఎస్ఈబీ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం కొండపర్వలో అన్నంశెట్టి సాంబశివరావు నుంచి 87 తెలంగాణ మద్యం సీసాలు, పుట్రాలంలో కొచెర్ల అన్నమ్మ నుంచి 33, గంపలగూడెం మండలం సత్యలపాడులో నాగసబోయిన కొండలు నుంచి 30, ఇలా మొత్తం 106 తెలంగాణ మద్యం సీసాలు, 44 డ్యూటి పెయిడ్ బాటిళ్లు స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. తిరువూరు ఎస్ఈబీ ఎస్సైలు జి.రఘు, జగ్గరావు, ఎస్ఈబీ ఎస్సై రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వంటమేస్త్రి మృతి

విస్సన్నపేట, మార్చి 23: విస్సన్నపేటలో శుక్రవారం కారు ఢీ కొన్న ప్రమాదంలో విస్సన్నపేటకు చెందిన వంటల మేస్త్రీ మేకల సత్యనారాయణ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శుక్రవారం స్కూటీపై పంచాయతీ కార్యాలయం వైపు వెళుతుండగా నూజివీడు నుంచి తిరువూరు వెళుతున్న కారు ఢీ కొంది. దీంతో తీవ్రగాయమైన బాధితుడిని 108లో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై జి.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్‌తో షెడ్ దగ్ధం

తాతకుంట్ల శివారు గౌరంపాలెంలో శుక్రవారం రాత్రి షేక్ సైదాకు చెందిన రేకుల షెడ్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమై రూ.50 వేల ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపకశాఖ అధికారి బూక్యా నానిక తెలిపారు.